మూసారాంబాగ్ బ్రిడ్జి పనులెప్పుడు?

త్వరలోనే పనులను ప్రారంభిస్తాం..



మూసారాంబాగ్ బ్రిడ్జిని పరిశీలిస్తున్న బీజేపీ నేత డాక్టర్ గౌతమ్‌రావు



మూసారాంబాగ్ బ్రిడ్జి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

- బ్రిడ్జి నిర్మాణానికి రూ. 52 కోట్లు మంజూరు
- త్వరలోనే శంకుస్థాపన పనులు చేపడతామన్న ఎమ్మెల్యే

అంబర్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రకటనలకు, చేపట్టే పనులకు ఎక్కడ పొంతన ఉండదని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు విమర్శించారు. వర్షం పడితే మూసారాంబాగ్ బ్రిడ్జి సమస్యాత్మకంగా మారుతుందని ఆయన మండిపడ్డారు. వర్షానికి మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని రాష్ట్ర మంత్రులు స్వయంగా ఇక్కడకు వచ్చి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ఇప్పటికైనా ప్రకటనలు చేయకుండా బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు శ్యామ్ రాజ్, నాగభూషణంచారి, యశ్వంత్, కృష్ణముదిరాజ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

తుది దశకు ప్రతిపాదనలు..

అంబర్‌పేట: మూసీ నదిపై మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు తుది దశకు వచ్చాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.52 కోట్లు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. మంగళవారం భారీ వర్షాలతో బ్రిడ్జి పరిసరాలు, బ్రిడ్జిపై వరద ముంపును వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. గతేడాది సమస్య తీవ్రతను పరిశీలించిన మంత్రి కేటీఆర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసిందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులను ముహూర్తం ఖరారు చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంబర్‌పేట కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శరత్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ కిషన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి



ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

కాచిగూడ: పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్యసేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలపై ఎమ్మెల్యే వాలంటీర్ల ద్వారా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్, పీఎంజేఏవై కార్డుల నమోదును ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకుని ఆరోగ్యమిత్రులకు సహకరించి ఆరోగ్యశ్రీ కార్డులను పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ పథకం కింద 1800 జబ్బులకు పైగా కుటుంబం మొత్తానికి రూ.5 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. సంక్షేమ పథకాలపై ఉచిత సేవలందించేందుకు 50 మంది వాలంటీర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం



ఎల్‌ఓసీని అందజేస్తున్న బండా ప్రకాష్ ముదిరాజ్

కాచిగూడ: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రామస్వామికి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌ఓసీని ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎలాంటి కష్టం వచ్చిన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సామాజిక చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహించిన సామాజిక చైతన్య యాత్ర పోస్టర్‌ను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగళవారం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వీ.రమణ మాట్లాడుతూ.. బొల్లగాని పుల్లయ్య 35వ వర్ధంతి నుంచి 18న సర్వాయి పాపన్న 373వ జయంతి వరకు ×అమరుల యాదిՙ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరుల త్యాగాలు నేటి సమాజానికి తెలిపేందుకు కల్లుగీత వృత్తిలో ఉపాధి, ప్రత్యామ్నాయ మార్గాలను ప్రచారం చేయడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఆనాటి అమరులైన ధర్మదీక్షం, చిన్నమల్లయ్య తదితరులను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గోవింద్, వెంకన్న, వెంకటనర్సయ్య, అంజయ్య, రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నియామకం

ముషీరాబాద్: టీడీపీ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా శ్రీకాంత్‌ముదిరాజ్ నియమితులయ్యారు. మంగళవారం ఆయనకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియామకపత్రాన్ని అందజేశారు. ముషీరాబాద్‌లో ప్రతి పోలింగ్‌బూత్‌లో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ.. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా బాధ్యతాయుతంగా పని చేస్తానన్నారు. టీడీపీ నేతలు వీరేష్, పిన్నమనేని సాయిబాబా, అశోక్‌కుమార్, నాయకులు నరేష్ తదితరులున్నారు.

ప్రముఖులకు సినారె పురస్కారాలు

చిక్కడపల్లి: నవరస గాయని ఆమని ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా నేడు రవీంద్రభారతిలో 'భలే మంచిరోజు' శీర్షికన గీతాల ఆలాపన కార్యక్రమం ఉంటుందని సీఈవెల్, నివేదిత, శృతిలయ నిర్వాహకులు బండారు సుబ్బారావు, సుబాష్, భీమ్‌రెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు వర్సిటీ పూర్వ వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సినీ దర్శకులు ఎన్.శంకర్, ఎస్పీ శైలజ, 5 దశాబ్దాల సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు పొత్తూరి రంగారావులకు సినారె పేరిట పురస్కారాలను మంత్రి హరీష్‌రావు బహూకరిస్తారని వారు వివరించారు.

కనీస పెన్షన్ రూ. 9 వేలు అమలు చేయాలి



'జాగో ఈపీఎస్ పెన్షనర్స్' పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి కనీస పెన్షన్ రూ.9 వేలను అమలు చేయాలని 'తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్' చైర్మన్ ఎం.జనార్దన్‌రెడ్డి కోరారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాగో ఈపీఎస్–95 పెన్షనర్స్ పేరిట పోస్టర్‌ను ఆవిష్కరించారు. కనీసం ఆసరా పెన్షనర్స్‌కు ఇచ్చే పెన్షన్ కూడా రిటైర్డ్ పెన్షనర్లకు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కనీస పెన్షన్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు కూడా వేయమని ఆయన స్పష్టం చేశారు. మధ్యంతర భృతిగా భగత్‌సింగ్ కోషియార్ కమిటీ రిపోర్టు ప్రకారం రూ.3 వేలతో పాటు డీఏ చెల్లించాలన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.బ్రహ్మాచారి, నాయకుల ఎల్.అరుణ, నాగేశ్వర్, సమయ్య, రామారావు, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ పర్యటన



స్థానికులతో కార్పొరేటర్ పావనీవినయ్‌కుమార్

చిక్కడపల్లి: అరుంధతినగర్ బస్తీలో కార్పొరేటర్ పావనీవినయ్‌కుమార్ పర్యటించారు. మంగళవారం వర్షాలతో ఇబ్బంది పడతున్న ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి వరద సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ సర్కిల్–15 ఈఈ శ్రీనివాస్, డీఈఈ గీత, ఏఈలు సలామ్, మురళి, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, ఇరిగేషన్ ఏఈ.శ్యామ్‌సుందర్, వాటర్‌వర్క్స్ సిబ్బంది శంకర్, జగన్, బీజేపీ నేతలు ఎ.వినయ్‌కుమార్, ఎం.ఉమేష్, స్థానిక బస్తీవాసులు జీడీ రాజు, లక్ష్మి, పద్మమ్మ, సరిత పాల్గొన్నారు.

30న ఉప్పలమ్మ బోనాలు

చిక్కడపల్లి: జవహర్‌నగర్ ఎస్ఆర్‌టీ క్వార్టర్స్‌లోని శ్రీలక్ష్మీ ఉప్పలమ్మ దేవాలయంలో ఈనెల 30న బోనాల జాతర వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ వై.సంజీవరెడ్డి, కోశాధికారి పవన్‌కుమార్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, కార్పొరేటర్ ఎ.పావనీ వినయ్‌కుమార్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, యూత్ కాంగ్రెస్ ఆలిండియా జనరల్ సెక్రటరీ అనిల్‌కుమార్‌యాదవ్‌అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.

అయ్యంకి వెంకటరమణయ్య జయంతి

చిక్కడపల్లి: గ్రంథాలయ ఉద్యమ ప్రముఖులు అయ్యంకి వెంకటరమణయ్య జయంతిని చిక్కడపల్లిలోని హైదరాబాద్ నగర గ్రంథాలయంలో నిర్వహించారు. మంగళవారం గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, కార్యదర్శి పద్మజ, ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శాగంటి అయోధ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

29న వేంకటేశ్వర స్వామి కల్యాణం

చిక్కడపల్లి: లక్ష్మీనగర్‌కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 29న స్వామివారి కల్యాణమహోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ వైఎస్ఆర్ మూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో మంగళవారం ఉత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏకాదశి సందర్భంగా జరిగే ఉత్సవంలో సుప్రభాతసేవ, అఖండ దీపారాధన, అభిషేకం, వేదపారాయణం, హోమం, కల్యాణం, గీతాపారాయణ, సాహస్రనామ పూజలు జరుగుతాయని వివరించారు.

ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం

- 12 మందికి రూ. 1.20 కోట్ల విలువైన చెక్కులు అందజేత

నల్లకుంట: నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన నల్లకుంట డివిజన్ శివానంద్‌నగర్ వాసులకు నష్ట పరిహారం కింద జీహెచ్ఎంసీ ద్వారా మంజూరైన రూ.1.20 కోట్ల విలువైన చెక్కులను బాధితులకు స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మంగళవారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లతో హుస్సేన్ సాగర్ నాలా సర్‌ప్లస్ నాలాకు అశోక్‌నగర్ నుంచి గోల్నాక మూసీ వరకు ఉన్న బస్తీల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇళ్లు కోల్పోయిన 12 మందికి నష్టపరిహారం కింద మంజూరైన రూ. 1.20 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. 50 శాతం ఇళ్లు కోల్పోతున్న వారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న చెక్కులు కేవలం ఇంటి నిర్మాణానికి సంబంధించినవని స్పష్టం చేశారు. ఇంటి స్థలానికి త్వరలోనే టీడీఆర్ చెల్లిస్తామని వివరించారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ సాయిబాబా, సిబ్బంది మహేష్, బాబుమియా, డివిజన్ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.



పరిహారం అందజేస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ అమృత

క్రైం కార్నర్..

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కాచిగూడ: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎ.మల్లికార్జున్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి (25–30) జూకల్ – ఉందానగర్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడి ఒంటిపై పసుపురంగు టీ షర్టు, బ్లూ, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ మరొకరు..

కాచిగూడ: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఎ.సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి (50) మలక్‌పేట – ఉప్పుగూడ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

దేవాలయాలు ఆధ్యాత్మికతను పెంచుతాయి



శాంతిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్

చిక్కడపల్లి: దేవాలయాలు ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చిక్కడపల్లి బాపునగర్ ఎల్లమ్మ ఆలయంలో భాను జంగం ఆధ్వర్యంలో మంగళవారం శాంతిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర బీజేవైఎం మాజీ అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు శివాజీ, అరుణ్, గౌస్, ఇమ్రాన్, వినీత్, పండరి, సాయిచాణక్య, సాయికిరణ్, మహేష్, రాకేష్, నితిన్, బాలసాయి, చింటు, బబ్లూ, అమన్‌జీత్, బాలాజీ, రాజేందర్, సురేందర్ పాల్గొన్నారు.

కృష్ణప్రసాద్‌కు సంకీర్తనాచార్య బిరుదు

చిక్కడపల్లి: గళంలో మాధుర్యం భాష ఉచ్చారణలో స్పష్టత రాగాల ఆలాపనలో మెలకువలతో గుమ్మగట్ల కృష్ణప్రసాద్ సాయిబాబా భజన కీర్తనలు నిరాటకంగా మూడు గంటలు పాటు పాడి అలరించారు. మంగళవారం రాత్రి శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికలో భక్తి గాన తరంగిణి ఆధ్వర్యంలో కృష్ణప్రసాద్ గాన లహరి సభికులను అలరించింది. అనంతరం నిర్వాహకులు చల్లా దక్షిణామూర్తి కృష్ణ ప్రసాద్‌ను సత్కరించి 'సంకీర్తనాచార్య' బిరుదును బహూకరించారు. సంస్థ అధ్యక్షుడు భూపతికృష్ణకుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

రోడ్డుపై చెత్తవేసిన వ్యక్తికి రూ. 10 వేల జరిమానా



చలానా అందిస్తున్న సర్కిల్–16 డీఎంసీ మారుతి దివాకర్

అంబర్‌పేట: గుట్టుచప్పుడు కాకుండా రోడ్డుపై చెత్త వేసిన ఓ వ్యక్తిపై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢా ఝులిపించారు. ట్రాలీ ఆటోతో అర్ధరాత్రి రోడ్డుపై చెత్త వేసిన వ్యక్తిని గుర్తించి రూ.10 వేల జరిమానాను విధించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా జీహెచ్ఎంసీ సర్కిల్–16 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతి దివాకర్ మంగళవారం స్పందించి చర్యలు తీసుకున్నారు. ఏపీ09 వై 6796 నెంబరు గల ఆటోతో ఓ వ్యక్తి నల్లకుంటలో కుళ్లిన మామిడిపండ్లు, చెత్తను అర్ధరాత్రి పారవేశాడు.

ఇది గమనించిన ఓ పౌరుడు ఆన్‌లైన్‌లో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా డీఎంసీ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఆటోకోసం ఆరా తీశారు. పోలీసుల సహకారంతో ఆటో యజమానిని గుర్తించి రూ.10 వేల జరిమానా విధించారు. బహిరంగంగా చెత్త వేస్తే జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా స్పందించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటికొచ్చే స్వచ్ఛ ఆటోలకు చెత్త అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి



తవ్విన రోడ్డును పరిశీలిస్తున్న కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్

అంబర్‌పేట: గోల్నాక డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు సూచించారు. డివిజన్‌లో రోడ్లు వేయడానికి చేపట్టిన తవ్వకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంగళవారం డివిజన్‌లోని పలు బస్తీలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ పైప్‌లైన్ల కోసం చేపట్టిన తవ్వకాలతో బస్తీల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాల అధికారులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

నాలాల పరిశీలన



వైభవ్‌నగర్‌లో నాలాను పరిశీలిస్తున్న బీజేపీనేత వెంకట్‌రెడ్డి

అంబర్‌పేట: నాలాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని బీజేపీ గద్వాల జిల్లా ఇన్‌చార్జి వెంకట్‌రెడ్డి అధికారులు, ప్రజలకు సూచించారు. మంగళవారం బాగ్‌అంబర్‌పేటలో వైభవ్‌నగర్ నాలా పరిస్థితిని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షపునీరు సాఫీగా వెళ్లేలా ఎప్పటికప్పుడు నాలాలను పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. వైభవ్‌నగర్ నాలాతో సీతకాలనీ, వైభవ్‌నగర్, నందనవనం కాలనీ, బతుకమ్మకుంట ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అధికారులకు తెలిపారు.

ఫీవర్ ఆసుపత్రిలో శ్రావణ బోనాలు

నల్లకుంట: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో శ్రావణ బోనాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆసుపత్రి ప్రాంగణంలోని దుర్గా భవాని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. ఆసుపత్రి సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ జయలక్ష్మి, పిల్లల వైద్యురాలు సునిత తదితరులు బోనం ఎత్తుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్, డాక్టర్ కొండల్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, రాబర్ట్ బ్రూస్, జాలిగామ అశోక్ తదితరులు బోనాల ఊరేగింపులో పాల్గొనగా మధ్యాహ్నం అన్నదానం చేశారు.



బోనం ఎత్తుకున్న డాక్టర్ సునిత

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం



ఈటల రాజేందర్‌ను సన్మానిస్తున్న కార్పొరేటర్ సుప్రియానవీన్‌గౌడ్

ముషీరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ముషీరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల వివరాలు, కార్యకర్తల పనితీరును స్థానిక కార్పొరేటర్ సుప్రియానవీన్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పేలా కృషి చేయాలన్నారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ.. ప్రజలను పార్టీకి మరింత చేరువచేయాలని కోరారు. రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి, ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్ష, కార్యదర్శులు బద్రినారాయణ, కంచికుమార్, బీజేవైఎం నగర కార్యదర్శి అనిల్‌కుమార్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, కుషాల్‌గౌడ్, గడ్డం నవీన్ ఉన్నారు.

ఆధునికతపై మెకానిక్‌లకు అవగాహన అవసరం

ముషీరాబాద్: మార్కెట్‌లో రోజురోజుకు ఆధునిక టూవిల్లర్ వాహనాలు వస్తుండటంతో వాహనాలపై ప్రతి మెకానిక్ అవగాహన కలిగి ఉండాలని ముషీరాబాద్ టూవిల్లర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేసన్ అధ్యక్షుడు జగన్‌గౌడ్ అన్నారు. ఆయన ఆధునిక వాహనాల రిపేరింగ్‌పై అధ్యాయనం చేసేందుకు దేశంలో వివిధ రాష్ట్రాలలో పర్యటించి మంగళవారం ముషీరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో మాట్లాడారు. ఆధునిక వాహనాల పనితీరు, వాటి మెకానిజంపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు, కన్యాకుమారి, కేరళ, ఏపీ తదితర ప్రాంతాల్లో పర్యటించి వచ్చామని పేర్కొన్నారు. ఆలిండియా టూవిల్లర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరాం, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషలిస్ట్ బుల్లెట్ మ్యాన్ (జాఫర్ అలీ) తదితరులను కలిసి వాహనాల రిపేరింగ్‌పై చర్చించినట్లు వివరించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బల్ల ప్రశాంత్, ఉపాధ్యక్షులు సీతాబాలకృష్ణ, నాయకులు జగదీష్, వెంకట్, బాలరాజు, ఎస్వీరెడ్డి, రాఘవ తదితరులున్నారు.

మణిపూర్ హింస కార్పొరేట్‌ల శక్తుల కోసమే

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మణిపూర్‌లో జరుగుతున్న హింస కార్పొరేట్ శక్తుల కోసమేనని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు విమర్శించారు. సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడంతో పాటు మణిపూర్‌లో రిజర్వేషన్‌ల పేరుతో కేంద్రం హింసను సృష్టించిందని ఆరోపించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పేరుతో కూకీలు, మైతిల మధ్య విద్వేషాలను సృష్టించారని విమర్శించారు. మణిపూర్‌లో హింసను అరికట్టి సాధారణ పరిస్థితులను కల్పించాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం కార్యదర్శి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఆర్.వెంకటరాములు, సీఐటీయూ అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు జయలక్ష్మి, ఎస్.వీ.రమ, పద్మ, రాజారావు, శోభన్‌నాయక్, జంగారెడ్డి, వీరయ్య, ఈశ్వర్‌రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఛలో రాజ్‌భవన్‌ను అడ్డుకున్న పోలీసులు..

కవాడిగూడ: మణిపూర్‌లో బీజేపీ సర్కార్‌ను బర్తరఫ్ చేసి శాంతిని నెలకొల్పాలని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సుధాకర్ డిమాండ్ చేశారు. మణిపూర్‌లో హింసకు వ్యతిరేకంగా దోమలగూడలోని లిబర్టీ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వందలాది మంది శ్రేణులు రాజ్‌భవన్ వైపు వెళ్తుండగా పోలీసులు అనుమతి లేదని కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు, ఆప్ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.